క్లుప్తంగా

మృతుని కుటుంబానికి రూ. 2 లక్షలు సాయం



సాయాన్ని అందజేస్తున్న దృశ్యం

టెక్కలి: టెక్కలి మండలం అక్కవరం గ్రామానికి చెందిన వంజంగి రాజన్న ఇటీవల మృతి చెందారు. దీంతో గ్రామస్తులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ఆయా కుటుంబానికి అండగా నిలిచారు. రెండు లక్షల రెండు వేల రూపాయలను సేకరించారు. ఈ మొత్తాన్ని గ్రామ పెద్ద పి.అప్పలనాయుడు సమక్షంలో రాజన్న కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు. గ్రామస్తులు, స్వచ్ఛందసంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి



క్లోరినేషన్ చేయిస్తున్న డీఎల్‌పీవో రమణ

సంతబొమ్మాళి: పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి ట్యాంకుల క్లోరినేషన్ పనులపై ప్రత్యేక దృష్టిసారించాలని డివిజనల్ పంచాయతీ అధికారి ఐ.వి.రమణ ఆదేశించారు. మండలంలోని నౌపడ పంపు హౌస్‌ను సోమవారం పరిశీలించారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఎం.రవి, ఉప్పాడ ఉమాపతి, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఆనంత్, ఖాన్ పాల్గొన్నారు.

విద్యార్థులకు అభినందనలు

సంతబొమ్మాళి: సేమ్స్ ఒలింపియాడ్ ప్రతిభ పరీక్షలో రాష్ట్ర, జోనల్ స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను దండుగోపాలపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.చైతన్య, ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు. జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థులు ఎ.కీర్తన, ఐ.దీపిక, బి.కామేశ్వరరావు, బి.ఆకాంక్ష, ఎస్.కీర్తన, డి.నవమోజ్ఞ పురస్కారాలను అందుకున్నారని హెచ్‌ఎం చైతన్య తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షలలో పాల్గొనటం వలన భవిష్యత్‌లో బాగా రాణించగలుగుతారని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరరావు, వీరభద్రరావు, లక్ష్మీకాంతం, ఆదికేశవరెడ్డి, లక్ష్మి, నాగేశ్వరరావు, పార్వతి, ఉమ, రాము, చిన్నారావు, మురళీధర రాజు, విజయలక్ష్మి, రవికుమార్, మార్కండేయులు, రోజా పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్‌కు పరామర్శ

కంచిలి: మండల కేంద్రం కంచిలిలో మాజీ సర్పంచ్ మద్దిల కేశవరావును ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ సోమవారం పరామర్శించారు. కొంత కాలంగా కేశవరావు అనారోగ్యంతో ఉన్నారు. ఈ విషయం తెలుసుకొని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పలువురు నాయకులు ఉన్నారు.

బాధితుడికి ఆర్థికసాయం

కవిటి: మండలంలోని కొత్తపుట్టుగకు చెందిన యువకుడు సప్ప సిద్ధు రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన ఇతని పరిస్థితిని తెలుసుకున్న అబ్దుల్‌కలాం ఫౌండేషన్ ప్రతినిధులు అండగా నిలిచారు. తమవంతుగా రూ. 20 వేలు సేకరించారు. ఈ మొత్తాన్ని బాధితుడికి ఆస్పత్రిలో సోమవారం అందజేశారు. దాతలు ముందుకొచ్చి తమవంతు సాయాన్ని యువకుడుకి అందించాలని ఫౌండేషన్ సీనియర్ ప్రతినిధి నర్తు సోమేశ్వరరావు కోరారు.

బీమా మిత్రలను ఆదుకోవాలి

ఇచ్ఛాపురం: రాష్ట్రంలో ఉన్న 1800 మంది చంద్రన్న బీమామిత్రలను ఆదుకోవాలని ఇచ్ఛాపురం బీమామిత్ర సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను తన క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

రెవెన్యూ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

కాశీబుగ్గ: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం తన నివాసంలో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలాస ఆర్డీవో భరత్ నాయక్ సమక్షంలో జరిగిన సమావేశంలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం వరకు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. మండలాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలు కావాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు.

విద్యుత్ స్తంభాలు ఏర్పాటు

కాశీబుగ్గ: మున్సిపాలిటీ రెండోవార్డు సూదికొండ కొత్తమ్మతల్లి ఆలయ వీధిలో కొత్తగా విద్యుత్ స్తంభాలు, వీధి లైట్లను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత సమస్యను మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు బమ్మిడి సంతోష్‌కుమార్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో లేవనెత్తడంతో పాటు చైర్మన్ బల్ల గిరిబాబుకు వినతిపత్రం సైతం అందించి ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ నాగేంద్రకుమార్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పర్యవేక్షించి స్పందించి రూ.49 వేలు మంజూరు చేశారు. పనులను కోఆప్షన్ సభ్యుడు బమ్మిడి సంతోష్‌కుమార్, మున్సిపల్ అధికారులు పర్యవేక్షించారు.

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కాశీబుగ్గ: పలాస, బ్రాహ్మణతర్లా 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అత్యవసర పనులు చేపట్టనున్నారు. దీంతో ఉదయం పది నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పలాస డివిజన్ ఈఈ జి ప్రసాద్ తెలిపారు.

జంగిల్‌ను తొలగించారు..

సాక్షి ఎఫెక్ట్...

టెక్కలి విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయానికి కూత వేటు దూరంలో గల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ పేరుకుపోయిన జంగిల్‌ను అధికారులు తొలగించారు. ఏఈ కార్యాలయం మార్గం, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ జంగిల్ పేరుపోయి ప్రమాదకరంగా ఉన్న వైనంపై 'నిర్లక్ష్యపు నీడలో ట్రాన్స్‌ఫార్మర్లు' శీర్షికతో 'సాక్షి' దిన పత్రికలో సోమవారం కథనం వెలువడింది. దీనికి స్పందించిన సంబంధిత అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ పేరుకుపోయిన జంగిల్‌ను తొలగించారు. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

–టెక్కలి



ఏఈ కార్యాలయానికి వెళ్లే మార్గంలో జంగిల్‌తో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్



ట్రాన్స్‌ఫార్మర్ వద్ద జంగిల్ తొలగించిన దృశ్యం



ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జంగిల్‌తో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్



ట్రాన్స్‌ఫార్మర్ వద్ద జంగిల్ తొలగించిన దృశ్యం

యువజన సంఘం కార్యవర్గం ఎన్నిక

వజ్రపుకొత్తూరు రూరల్: దేశానికి పట్టు కొమ్మల్లా ఉన్న పల్లెల అభివృద్ధికి ప్రభుత్వ సాకారంతో పాటు గ్రామ యువజన సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర ఎంతో కీలకమని పలురువు వక్తలు అన్నారు. మండలంలోని పల్లిసారథి గ్రామంలో జన చైతన్య అర్బ్ యువజన సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా ఉప్పరపల్లి వాసు (నృత్య కళాకారుడు), ఉపాధ్యక్షులుగా రెయ్యి కళ్యాణ్, కార్యదర్శిగా బైనపల్లి సింహాద్రి, ఆర్గనైజర్‌గా వనమాల గణపతిని ఎన్నుకున్నారు. అలాగే కళా, క్రీడా, విద్యా రంగ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులుగా పి.ఈశ్వర్‌రావు, అర్జి ఉదయ్‌కుమార్, బి.రవిచక్రవర్తి, సీహెచ్ సాయిక్రిష్ణ, రెయ్యి చక్రవర్తి, కె.వెంకటరమణ, ఎల్.నిరంజన్, భీమారావు, షణ్ముఖరావు, ఉప్పరపల్లి షణ్ముఖరావు, పి.సుధాకర్, అర్జి శివ తదితరులు ఉన్నారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని నూతన కార్యవర్గం ప్రకటించింది.



యువజన సంఘం కార్యవర్గ సభ్యులు

నీట్ పేపర్ లీకేజీపై దర్యాప్తు చేయాలి

టెక్కలి: దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని నిరుద్యోగ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు టి.సూర్యం, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కె.యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ నూరుల్ కమర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే స్థానిక ఎన్‌టీఆర్ కాలనీలోని ఒకటి నుంచి ఐదు వీధుల్లో సీసీ రోడ్లు వేయాలని కాలనీవాసులు విన్నవించారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు కురమసాగర్ చెరువులో కొంత మంది వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలని సర్పంచ్ తలగాన గణపతిరావు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు మీకోసం కార్యక్రమానికి పది వినతులు అందాయి.



నీట్ పేపర్ లీకేజీపై సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న సూర్యం, యాదవ్ తదితరులు

జోరుగా ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు

కంచిలి: ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండలంలో జోరుగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా మండలంలోని మఠం సరియాపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్‌లో గల ఉపాధ్యాయులతో సభ్యత్వ నమోదును సంఘ నాయకులు సోమవారం చేయించారు. మండలంలో పలు పాఠశాలల్లో సంఘ నాయకులు పర్యటించి సభ్యత్వాలను నమోదు చేసిస్తున్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, మండల అధ్యక్షుడు రెల్ల కామరాజు, ప్రధాన కార్యదర్శి కె.షణ్ముఖరావు, గౌరవ అధ్యక్షుడు బుడ్డెపు కామేష్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈశ్వరరావు, సోమేశ్వరరావు, ముకుందరావు, కౌన్సిలర్ రాజేష్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్.శివప్రసాద్ ఉన్నారు.



మోడల్ స్కూల్‌లో సభ్యత్వ నమోదు చేయిస్తున్న ఏపీటీఎఫ్ ప్రతినిధులు

మిగులు సీట్లు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులంలో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు మిగులు సీట్లు భర్తీకి అర్హులైన విద్యార్థులు ఈ నెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ బమ్మిడి అప్పారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 29న ఉదయం పది నుంచి 11 గంటల వరకు కంచిలి అంబేడ్కర్ గురుకులంలో నిర్వహించబోయే ప్రవేశ పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.

నందిగాం: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకులంలో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.దమయంతి తెలిపారు. ఈ నెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 29న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అందులో ప్రతిభ కనబర్చిన వారికి ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆరో తరగతిలో ఎస్సీ విభాగంలో 41 సీట్లు, బీసీ విభాగంలో–1, ఓసీ విభాగంలో–1, ఏడో తరగతిలో ఎస్సీ–13, ఎస్టీ–1, బీసీ–1, ఓసీ–1, ఎనిమిదో తరగతిలో ఎస్సీ–22, ఓసీ–1, తొమ్మిదో తరగతిలో ఎస్సీ–24, ఎస్టీ–1, బీసీ–1, ఓసీ–1 సీటు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు.

రోటరీ సేవలు అభినందనీయం



కంప్యూటర్‌ను అందజేస్తున్న రోటరీ ప్రతినిధులు

సోంపేట: సోంపేట రోటరీక్లబ్ ద్వారా అందజేస్తున్న సేవలు అభినందనీయమని రోటరీ పీడీజీజీ జి.విశ్వనాథం అన్నారు. బారువ మేజర్ పంచాయతీ బాలికోన్నత పాఠశాలకు రూ. 30 వేలు విలువగల కంప్యూటర్, ప్రింటర్‌ను సోంపేట రోటరీ ప్రతినిధులు సోమవారం అందజేశారు. కార్యక్రమంలో సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు, ప్రతినిధులు పి.వి.కృష్ణారావు, రవి, డాక్టర్ ఇ.లక్ష్మీనారాయణ ఉన్నారు.

వారికి సంక్షేమ పథకాలు తొలగించండి



కాశీబుగ్గ: మందసలో వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష , అధికారులు



వజ్రపుకొత్తూరు: ఫిర్యాదుదారుల కోసం చూస్తున్న అధికారులు



కవిటి: అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న లోళ్ల రాజేష్

● పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

కాశీబుగ్గ: అర్హత లేనప్పటికీ తప్పుడు ధ్రువపత్రాలతో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు పొందుతున్నవారిని గుర్తించి తక్షణమే తొలగించాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అధికారులకు సూచించారు. మందస మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పింఛన్లు కావాలని, కుళాయిలు ఏర్పాటు చేయాలని, రుణాలు, వ్యవసాయ పరికరాలు మంజూరు చేయాలని, గ్రామాలలో సమస్యలు పరిష్కరించాలని వినతులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నార. అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందించాలని.. అర్హతలేని వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. మందస మండలంలో ప్రభుత్వ భూములను అడ్డగోలుగా దోచుకున్నవారిపై చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పథకాలు అందించడంతో పక్షపాతం చూపించే పరిస్థితి ఉండదని.. అందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కార్యక్రమంలో మందస తహసీల్దార్ తిరుమల బాబు, ఎంపీడీవో రఘుపతిరావు, వ్యవసాయ అధికారి నాగరాజు, ఎంపీఎం హరిక్రిష్ణ, సీఎస్‌డీటీ సేనాపతి రవికుమార్ ఉన్నారు.

'మీకోసం'కార్యక్రమానికి స్పందన నిల్..

వజ్రపుకొత్తూరు: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం పబ్లిక్ గ్రీవెన్స్‌కు స్పందన కరువైంది. ఉదయం 11 గంటలకు ఎంపీడీవో డి.తిరుమలరావు, తహసీల్దార్ ఎం.సురేష్ ఇతర అధికారులు హాజరైనప్పటికీ అర్జీదారులు ఎవరూ రాలేదు. ప్రధాన శాఖల అధికారులు కూడా హాజరు కాలేదు. విద్య, వైద్యం, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్, వెలుగు, ఉపాధి హామీ పథకం శాఖల అధికారులు మాత్రమే పాల్గొన్నారు. రెవెన్యూకు సంబంధించి నగరంపల్లి, పెద్దబడాంకు చెందిన రైతులు అడంగల్ రావడం లేదంటూ తహసీల్దార్‌ను కోరడంతో అక్కక్కడే సమస్యను పరిష్కరించి అడంగల్ అందించారు. అనంతరం కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారులు హాజరయ్యారు. మండల పశువైద్యాధికారి ఎం.పాపారావు, ఎంఈవో దశరధరావు, ఏపీఓ పి.కేశవరావు, పాల్గొన్నారు.

జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని వినతి

కవిటి: ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు కవిటి నుంచి కనెక్టివిటీ ఉన్న ప్రధాన రోడ్డు మార్గాల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టి రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లోళ్ల రాజేష్ కోరారు. ఈ మేరకు కవిటి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఎంపీడీఓ కె.శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.లక్ష్మి, డీటీ రామచంద్రరావు, ఈఓపీఆర్డీ శివాజీపాణిగ్రాహి, ఎంఈఓ ధనంజయమజ్జి, ఉద్యానశాఖ అధికారి మాధవీలత, ఏపీఎం కె.గోవింద్ పాల్గొన్నారు.

'గంగాసాగరం' పూర్తిచేస్తాం

● ఎమ్మెల్యే అశోక్



రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్ తదితరులు

కంచిలి: అసంపూర్తిగా ఉన్న గంగాసాగరం రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ హామీ ఇచ్చారు. మండలంలోని గోకర్ణపురం గ్రామంలో ప్రభుత్వం రాయితీ ధరలకు అందిస్తున్న విత్తనాలను రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత రైతాంగం సాగునీటి అవసరాలు తీర్చే కల్పతరువు అయినటువంటి గంగాసాగరం రిజర్వాయర్ పూర్తిచేయడానికి అవసరమైన నిధుల్ని విడుదల చేస్తామన్నారు. గోకర్ణపురం, జలంత్రకోట, శాసనాం రూట్‌లో ప్రజల కోరిక మేరకు ఆర్టీసీ బస్సులను నడుపుతామన్నారు. ఈసారి ఆర్టీసీ బస్సులోనే ఈ గ్రామానికి వస్తానని అశోక్ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం గొప్పవిషయమన్నారు. దీని కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నెరవేర్చారని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ జగన్మోహనరావు, వ్యవసాయాధికారులు బి.ధనుంజయ, బి.నర్సింహమూర్తి, టీడీపీ నాయకులు సారి ఆనందరావు, కోదండరావు, బంగారు కురయ్య, మాదిన రామారావు, తమరాల శోభన్‌బాబు, పిలక చిన్నబాబు, మద్దిల ఆనంద్, డాక్టర్ బొడ్డ హరిబాబు, బొడ్డ రామ్‌కుమార్, జనసేన పార్టీ నాయకులు డొక్కరి ఈశ్వరరావు, జలంత్రకోట సర్పంచ్ బ్రహ్మానందం, సీర హరీష్, కిరణ్, తరిపిల శాంతారావు, కడగల నీలవేణి ఉన్నారు.

స్టూడెంట్ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ



కంచిలి: స్టూడెంట్ కిట్లను అందజేస్తున్న ఎమ్మెల్సీ రామారావు

కంచిలి: ప్రభుత్వం విద్యార్థులకు సరఫరా చేసిన స్టూడెంట్ కిట్లను ఎమ్మెల్సీ నర్తు రామారావు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం పంపిణీ చేశారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఇప్పిలి లోలాక్షి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఇప్పిలి కృష్ణారావు, గుమ్మడి రామదాసు, లడ్డు కేశవపాత్రో, సర్పంచ్‌లు కొణపల సురేష్, గణప సింహాచలం, డొక్కరి బలరాం, పైల మోహనరెడ్డి, పైల లక్ష్మీనారాయణ, గణప దుర్యోధన, గణప సోమేశ్వరరావు ఉన్నారు.



నందిగాం: కిట్లు అందిస్తున్న ఎంపీపీ శ్రీరామమూర్తి

నందిగాం: స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి స్టూడెంట్ కిట్లు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు హరిబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ సనపల చిన్నారావు, వైఎస్సార్‌సీపీ నాయకుడు జద్యాడ జయరాం, ఉపాధ్యాయులు ఉన్నారు.

పకడ్బందీగా నీటి నాణ్యత పరీక్షలు

కవిటి: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మంచి నీటి పథకాలు, చేతిపంపులు, కుళాయిల నుంచి ప్రజలు వినియోగిస్తున్న నీటినాణ్యత పరీక్షలను పకడ్బందీగా చేయాలని ఎంపీడీఓ కె.శ్రీనివాసరెడ్డి సిబ్బందికి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్, ఈఓపీఆర్డీలతో మూడు బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు క్లోరినేషన్, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షణ చేయాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్ మోహనరావు, ఈఓపీఆర్డీ శివాజీపాణిగ్రాహి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.



సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి

శివారు ప్రాంతాలకు వంశధార నీరు

● జిల్లా కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్

పలాస: వంశధార ఎడమ కాలువ ద్వారా వస్తున్న నీటిని ముందుగానే ఈ ఏడాది పలాస, వజ్రపుకొత్తూరు మండలాల రైతాంగానికి అందిస్తామని, అందుకు తగ్గట్టుగా తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్ చెప్పారు. పలాస మండలం రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ పనులను, మోదుగులపుట్టి వద్ద గల వంశధార కాలువ పనులను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రేగులపాడు వద్ద నిర్వాసితులు కొంతమంది ఇంకా తమకు ఆర్.అండ్.ఆర్ పథకం కింద అందాల్సిన ప్యాకేజీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నీటి పారుదల అధికారులతో మాట్లాడుతూ తక్షణమే కాలువల్లోని పూడికలను తీయాలని ఆదేశించారు. జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ.. షట్టర్ల మరమ్మతులకు, వంశధార పనులకు నిధులు విడుదల చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. వంశధార ఎస్‌ఈ రాంబాబు, ఈఈ శేఖర్, డీఈ శ్రీకాంత్, ఆర్డీవో భరత్‌నాయక్, తహసీల్దార్ వి.ఎస్.ఎస్.ఎన్.మూర్తి, ఎంపీడీవో మెట్ట వైకుంఠరావు, బాల క్రిష్ణ, పి.విఠల్ ఉన్నారు.



మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ మన్‌జీర్ జిలానీ సమూన్

ఆశ్రమ విద్యార్థులకు ఫ్యాన్లు, పరుపులు పంపిణీ

కంచిలి: నువాగడ గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం సోంపేట రోటరీ క్లబ్ వారు పది సీలింగ్ ఫ్యాన్లు, వంద పరుపులను సమకూర్చారు. వీటిని సోమవారం సాయంత్రం ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం దుర్గాప్రసాద్ పాఢి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డి, రోటరీ ప్రతినిధి పీడీజీ విశ్వనాథ్, సోంపేట అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు, రిటైర్డు వైద్యుడు ఇ.లక్ష్మీనారాయణ ఉన్నారు.

ఎమ్మెల్యే అశోక్‌కు సత్కారం

కవిటి: తనపై నమ్మకంతో మూడుసార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు, ప్రత్యేకించి సొంతూర్లు ప్రగడపుట్టుగ, రామయ్యపుట్టుగ గ్రామప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. ప్రగడపుట్టుగలో వేంకటేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రగడపుట్టుగ, రామయ్యపుట్టుగ జంట గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో సోమవారం ఆయనకు పౌరసన్మానం జరిగింది. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. నియోజకవర్గానికి మంచిపేరు తీసుకొచ్చేలా తన బాధ్యతలు నిర్వర్తిస్తానని అన్నారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు బెందాళం కింగ్, రాంప్రసాద్, రవికుమార్, పి.కృష్ణారావు, పి బలరామ్మూర్తి, మండల టీడీపీ నేతలు పి.కృష్ణారావు, సదానంద్‌రౌళో, సంతోష్‌పట్నాయక్,పురుషోత్తం పాల్గొన్నారు.



ఎమ్మెల్యే అశోక్‌ను సన్మానిస్తున్న గ్రామస్తులు

ఎమ్మెల్యేను కలిసిన బీసీ వెల్ఫేర్ అధికారులు

కాశీబుగ్గ: స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషను పలాస డివిజన్ పరిధిలోని బీసీ వెల్ఫేర్ అధికారులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందజేసి.. దుశ్శాలువతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో పలాస అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి ఎ.రఘు, కాశీబుగ్గ అధికారి నీలాపు ఉపేంద్రరెడ్డి, పలాస ఉమెన్స్ వెల్ఫేర్ అధికారి దాసరి క్రిష్ణవేణి, టి.కోదండరావు, టి.అప్పారావు ఉన్నారు.



ఎమ్మెల్యేను సత్కరిస్తున్న అధికారులు

పూర్వవిద్యార్థుల ఔదార్యం

సోంపేట: బారువ గ్రామానికి చెందిన దున్న గంగరాజు కుమార్తె కావ్య కాలుకు తీవ్రగాయమైంది. దీంతో ప్లాస్టిక్ సర్జరీ అవసరమని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బారువ ఉన్నత పాఠశాలకు చెందిన 1997వ సంవత్సరం పదవ తరగతి పూర్వ విద్యార్థులు స్పందించారు. రూ. 20 వేలు సేకరించారు. ఈ మొత్తాన్ని దున్న కావ్యకు సోమవారం అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో రాజేష్ చౌదరి, లొట్ట నాగరాజు, సూరి తులసి, గురాల శివశంకర్ ఉన్నారు.



కావ్యకు సాయాన్ని అందజేస్తున్న పూర్వవిద్యార్థులు